సాక్షి
అనంతపురం
గురువారం : 29 : ఫిబ్రవరి : 2024



చీనీ టన్ను రూ.18,500

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.18,500 పలికాయి.



టమాట కిలో రూ.12

కక్కలపల్లి మండీలో బుధవారం కిలో టమాట గరిష్ట ధర రూ.12 పలికింది. కనిష్టం రూ.5, సరాసరి రూ.8 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి.

గరిష్ఠం/కనిష్ఠం
37.9°/ 18.1°

జిల్లాలో బుధవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. తూర్పు దిశగా గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచాయి.

న్యూస్‌రీల్

'పది' పరీక్షల నిర్వహణపై నేడు సమీక్ష



అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఆడిటోరియంలో గురువారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. మార్చి 18 నుంచి సాగనున్న పరీక్షల నిర్వహణకు 288 మంది చీఫ్ సూపరింటెండెట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఇప్పటికే నియమించారు. ఈ క్రమంలోనే వారితో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాథమిక విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ హాజరై అవగాహన కల్పిస్తారని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తెలిపారు.

పేకాటలో పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

అనంతపురం: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్పష్టం చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ను ఆయన సస్పెండ్ చేశారు. వివరాలు.. బుక్కరాయసముద్రం సమీపంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు మంగళవారం సాయంత్రం సమాచారం అందింది.బుక్కరాయసముద్రం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు, జిల్లా స్పెషల్ టీం దాడులు నిర్వహించారు. 17 మందిని పట్టుకున్నారు. ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.31,600 నగదు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అనంతపురం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ఉన్నట్లు తెలుసుకున్న ఎస్పీ అన్బురాజన్ సీరియస్ అయ్యారు. శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. సుబ్బరాజును సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చినా చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

16న శాశ్వత లోక్ అదాలత్



మాట్లాడుతున్న జడ్జి శ్రీనివాస రావు

అనంతపురం మెడికల్: సమస్యల పరిష్కారం కోసం మార్చి 16న ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జడ్జి శ్రీనివాస రావు పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఏపీ జీడీపీ హాలులో శాశ్వత లోక్ అదాలత్‌పై వైద్యులు, సిబ్బందికి ఆయన అవగాహన కల్పించారు. శాశ్వత లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీ, కౌన్సెలింగ్ పద్ధతిలో ఫిర్యాదుదారుల అంగీకారం మేరకు కేసులను పరిష్కరిస్తామన్నారు. ఆర్థికంగా సమస్యలున్న ప్రజలు వారి కేసును వారే వాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవనం సాగించేందుకు శాశ్వత లోక్ అదాలత్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ముమ్మరంగా కార్డెన్ సెర్చ్



కౌన్సెలింగ్ ఇస్తున్న పోలీసులు

అనంతపురం: ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా కార్డెన్ సెర్చ్ చేపట్టారు. సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పాత నేరస్తులు, రౌడీషీటర్లు, కర్ణాటక మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితులు, పాత కేసుల నిందితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను విచారించారు. గ్రామాల్లో ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. సభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచించారు. గొడవలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎవరైనా సమస్యలు సృష్టించినా, కారణమైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కక్షలకు ఆజ్యం.. పరిటాల నైజం

మళ్లీ 'పరిటాల' అరాచకం!

- ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న అనుచరులు
- గుడి కట్టినా, బడి కట్టినా పగలగొడతామన్న ఫోన్ సంభాషణలు వైరల్
- పరిటాల కుటుంబానికి అవకాశమిస్తే మళ్లీ పాత రోజులే!



రాప్తాడు రూరల్: ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో వణికిన రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకతో ప్రశాంత వాతావరణం నెలకొంది. తాజాగా టీడీపీ నేతల వ్యాఖ్యలు మళ్లీ ఫ్యాక్షన్ గొడవలకు ఆజ్యం పోస్తాయేమోనని రాప్తాడు నియోజకవర్గ ప్రజల్లో ఆందోళన నెలకొంది. పరిటాల అండ చూసుకుని కొందరు టీడీపీ నాయకులు చేస్తున్న ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలోని ప్రభుత్వ స్థలంలో యాదవుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భూమి పూజ చేశారు. బీసీలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక ఫ్యాక్షన్ తరహా రాజకీయాలకు తెర లేపుతున్నారు. ఆత్మకూరు మండల టీడీపీ మాజీ కన్వీనర్ కృష్ణమోహన్‌చౌదరి ఓ యువకుడితో ఫోన్లో మాట్లాడిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి. వడ్డుపల్లిలో తమను కాదని శ్రీకృష్ణ ఆలయం ఎలా నిర్మిస్తారో చూస్తామని ఆయన బెదిరించారు. 'ఈ విషయం ఇప్పటికే పరిటాల సునీత ఎప్పెకు కూడా చెప్పింది. గుడి కట్టినా, బడి కట్టినా మన టైం రాగానే అన్నీ పగలకొడతాం' అంటూ కృష్ణమోహన్ చౌదరి మాట్లాడటం కలకలం రేపింది. గ్రామాల్లో టీడీపీ నేతల ఇలాంటి వ్యాఖ్యలు ఫ్యాక్షన్ తరహా మనస్తత్వాలకు అద్దం పడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పరిటాల కుటుంబం వస్తే మళ్లీ పాత రోజులే!

ప్రశాంతంగా ఉన్న రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం మళ్లీ ఫ్యాక్షన్ గొడవలకు ఆజ్యం పోస్తోందనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో పరిటాల సునీత సొంత గ్రామం వెంకటాపురంలో టీడీపీ కార్యకర్తలతో పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 'మీరంతా ఒకటి గుర్తు పెట్టుకోండి. మన ప్రభుత్వంలో వైఎస్ విగ్రహాన్ని పగలకొట్టి మెడకు తాడేసి అక్కడి దాకా ఈడ్చుకుంటూ పోయాం. దానికి వాళ్లు ఏమై ఉంటారో ఆలోచించండి. మన ప్రభుత్వం రాగానే మళ్లీ అదే జరుగుతుంది.' అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. పరిటాల కుటుంబానికి మళ్లీ అవకాశం ఇస్తే పాత రోజులు వస్తాయనే చర్చ ప్రజల్లో సాగుతోంది.

పరిటాల రక్తదాహానికి ఎందరో బలి

గతంలో రాప్తాడు నియోజకవర్గం పేరు చెప్పగానే ఫ్యాక్షన్ రాజకీయాలే గుర్తుకొచ్చేవి. ఆ భూతానికి ఎన్నో కుటుంబాలు సమిధలుగా మారాయి. టీడీపీ నేత పరిటాల రవీంద్ర హయాంలో ఈ నరమేధానికి అంతేలేదు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక సామాజిక వర్గం లక్ష్యంగా ఊచకోత జరిగిందని నేటికీ చెబుతారు. అప్పట్లో మాయమైన కొందరి ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. పరిటాల సునీత మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలోనూ ఈ ప్రాంతంలో నిత్యం దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులతో రౌడీ రాజ్యం సాగిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నియోజకవర్గంలో ఫ్యాక్షన్ ఆనవాళ్లు లేకుండా చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన రెండో రోజే బహిరంగ లేఖ రాశారు. ఎక్కడైనా టీడీపీ వాళ్లు కవ్వింపు చర్యలకు దిగినా సంయమనం పాటించాలని.. ప్రతిచర్యలకు పాల్పడొద్దని శ్రేణులను కోరారు. ఎవరైనా గొడవలు, దౌర్జన్యాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది.

భవన నిర్మాణాలకు రూ.5.79 కోట్లు విడుదల

అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన 192 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు సంబంధించి రూ.5.79 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. శింగనమల నియోజకవర్గంలో 33 భవనాలకు సంబంధించి రూ.1.43 కోట్లు, రాయదుర్గం-25 భవనాలు- రూ.1.12 కోట్లు, ఉరవకొండ- 37- రూ.0.83 కోట్లు, రాప్తాడు-40-రూ.0.80 కోట్లు, తాడిపత్రి-22-రూ.0.58 కోట్లు, కళ్యాణదుర్గం-21 -రూ.0.52 కోట్లు, గుంతకల్లు-09-రూ.0.43 కోట్లు, అనంతపురం అర్బన్-05-రూ.0.08 కోట్లు విడుదలయ్యాయన్నారు. కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన తెలిపారు.

తపాలా శాఖలో బదిలీలకు పచ్చజెండా

అనంతపురం సిటీ: తపాలా ఉద్యోగుల బదిలీలకు ఆ శాఖ ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశారు. మార్చి 1 నుంచి బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి 22వ తేదీ వరకూ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సీనియారిటీ మేరకు ఏప్రిల్ 12న బదిలీల జాబితా రూపొందిస్తారు. అదే నెల 30న బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. జూన్ 30న బదిలీ స్థానాల్లో ఉద్యోగులు చేరాల్సి ఉంటుంది.

అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- 'వైఎస్సార్ రైతు భరోసా' కింద రూ.59.01 కోట్లు మంజూరు
- 2,94,353 మంది రైతులకు లబ్ధి
- నేరుగా ఖాతాల్లో నగదు జమ



మెగా చెక్కు విడుదల చేస్తున్న కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, తదితరులు

అనంతపురం అర్బన్: అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని కలెక్టర్ ఎం.గౌతమి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు.తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి 'వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్', 'వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు' పథకం కింద నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ ఎల్ఎం ఉమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలను అందిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్‌లో పంట నష్టానికి అదే సీజన్‌లో పరిహారం విడుదల చేస్తోందన్నారు. పంటల సాగుకు రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 అందిస్తోందన్నారు. వరుసగా ఐదో ఏడాది 'వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్' కింద 2,94,353 మంది రైతులకు రూ.59.01 కోట్ల పెట్టుబడి సాయం అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 2,794 మంది కౌలు రైతులకు రూ.69 లక్షలు, 225 మంది అటవీ భూముల సాగుదారులకు రూ.50 వేలు చెల్లిస్తోందన్నారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022లో రుణాలు తీసుకున్న 83,314 మందికి 'వైఎస్సార్ పంట రుణాల సున్నావడ్డీ' పథకం కింద రూ.17.25 కోట్ల వడ్డీ రాయితీ మంజూరు చేసిందన్నారు. అనంతరం మెగా చెక్కులను విడుదల చేశారు. కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ పామిడి వీరాంజినేయులు, డీఏఓ ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయ సలహామండలి సభ్యురాలు వన్నూరమ్మ, ఉద్యాన శాఖ డీడీ రఘునాథరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ఖాన్, రైతులు పాల్గొన్నారు.

ఎవరూ ఇంతలా ఆదుకోలేదు



వరుసగా ఐదేళ్లు వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్, సున్నావడ్డీ పథకం కింద లబ్ధి పొందా. పంటల బీమా కింద రూ.1.50 లక్షలు మంజూరైంది. గతంలో ఏ ప్రభుత్వమూ రైతులను ఇంతలా ఆదుకోలేదు. మాకు తోడుగా నిలుస్తూ అన్ని విధాల ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.

– బి.భాస్కర్‌రెడ్డి, రైతు, ఎ.నారాయణపురం, అనంతపురం రూరల్ మండలం

రూ.1.50 లక్షల పరిహారం అందింది



నాకు 6 ఎకరాల పొలం ఉంది. చీనీ పంట సాగు చేసి నష్టపోతే బీమా కింద రూ.1.50 లక్షల పరిహారం అందింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం మంజూరైంది. సున్నావడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ లభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని విధాల చేదోడుగా నిలుస్తున్నారు. రైతుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.

– వి.వెంకటరామిరెడ్డి, రైతు, రాచానపల్లి, అనంతపురం రూరల్ మండలం

కౌంటింగ్ కేంద్రాలపై సూచనలివ్వండి

- పార్టీల ప్రతినిధులను కోరిన కలెక్టర్ గౌతమి



అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జేఎన్‌టీయూ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎం.గౌతమి తెలిపారు. కళాశాలను సందర్శించి సూచనలు ఉంటే ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జేఎన్‌టీయూ ప్రధాన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో తాడిపత్రి నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. మొదటి అంతస్తులో రాయదుర్గం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించి, పరిపాలన బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉరవకొండ, మొదటి ఫ్లోర్‌లో శింగనమల, కళ్యాణదుర్గం, ఈసీఈ వెనుక గ్రౌండ్ ఫ్లోర్‌లో అనంతపురం అర్బన్, మొదటి ఫ్లోర్‌లో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు జేఎన్‌టీయూను సందర్శించి శుక్రవారం సాయంత్రంలోగా సూచనలు ఉంటే తెలియజేయవచ్చన్నారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపుతామన్నారు. ప్రత్యేక ఓటరు సవరణ జాబితా కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. తుది ఓటర్ల జాబితా విడుదల అనంతరం కొనసాగింపు అప్‌డేషన్‌లో భాగంగా ఫామ్- 6, 7, 8 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపడుతున్నామన్నారు. ప్రధానంగా ఓట్ల తొలగింపు (ఫారం- 7) దరఖాస్తులకు సంబంధించి డెత్ కేసులు, డూప్లికేట్ కేసులను పరిశీలన చేసి పరిష్కరిస్తున్నామన్నారు. ఎపిక్ కార్డుల జనరేషన్‌కి సంబంధించి జిల్లాకు 2.30 లక్షల కార్డులకుగాను 1.80 లక్షలు వచ్చాయని, వాటిని పోస్టల్ ద్వారా ఓటర్లకు పంపుతున్నామన్నారు. మిగిలిన కార్డులు 3 రోజుల్లో జిల్లాకు రానున్నాయన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ చేపట్టామన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, పార్టీల ప్రతినిధులు కేవీ రమణ, పవన్ కుమార్, శ్రీనివాసులు, ఈశ్వర్ ప్రసాద్, ఎంఎండీ ఇమామ్, షర్మాస్ వలి, మసూద్ వలి, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడి అరెస్టు

తాడిపత్రి అర్బన్: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు ఖాదర్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. గత నెల 3న పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఆరీఫ్‌ఖాద్రీ (29) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే నెల 6వ తేదీన 9 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇదే కేసులో నిందితుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడైన ఖాదర్ పరారీలో ఉండగా..అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

మెగా జాబ్‌మేళా విజయవంతం



మాట్లాడుతున్న హరీష్‌కుమార్ యాదవ్



జాబ్ మేళాకు వచ్చిన అభ్యర్థులు

- వెయ్యి మంది యువతకు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు

అనంతపురం ఎడ్యుకేషన్: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హరీష్‌కుమార్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. అనంతపురంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 మంది హాజరయ్యారు. ఐటీ, బీపీఓ, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, మ్యాను ఫ్యాక్చరింగ్ తదితర రంగాలకు చెందిన దాదాపు 70 కంపెనీల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఎంపిక చేశారు. వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయి. వీరిలో 350 మందికి యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీశ్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా ఆఫర్ లెటర్లు అందజేశారు. మిగిలిన వారికి రెండు, మూడు రోజుల్లో నియామక పత్రాలను కంపెనీ నిర్వాహకులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా హరీష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో తాను గతంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. తన ఫౌండేషన్ ద్వారా ఇంత మందికి ఉద్యోగ అవకాశాలు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇవాళ ఉద్యోగం రానివారు నిరుత్సాహపడకుండా మరో ప్రయత్నానికి సిద్ధం కావాలన్నారు. వారికి ముున్ముందు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం ఎంపికైన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కళాశాల యాజమాన్యం, 'అపిత' ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించగా టెక్ మహీంద్ర కంపెనీకి 78 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆ కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మధుసూదన్‌రెడ్డి, 'అపిత' ఫౌండేషన్ డైరెక్టర్ రాజగోపాల్ తెలిపారు. కార్యక్రమంలో నగర పాలక డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్‌రెడ్డి, కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం తీసిన ప్రచార యావ

- శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ఇంటి వద్ద వ్యక్తి దుర్మరణం
- మరో వ్యక్తికి గాయాలు
- ఫ్లెక్సీలు కట్టే క్రమంలో విద్యుదాఘాతంతో ఘోరం
- ఆరోగ్యం బాగో లేదంటున్నా బలవంతంగా తీసుకెళ్లిన వైనం
- ఇంటి పెద్ద దిక్కు మృతితో దిక్కులేనివారైన భార్య, నలుగురు పిల్లలు



సాకే రాజు మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళుతున్న టీడీపీ కార్యకర్తలు



కుటుంబ సభ్యులతో సాకే రాజు (ఫైల్)

అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ప్రచార యావ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంటి పెద్ద దిక్కు మృతితో భార్య, నలుగురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. తన ఇంటి వద్దకు పని నిమిత్తం వచ్చిన ఓ అభాగ్యుడు చనిపోతే, కనీసం అతడి కుటుంబ సభ్యులను శ్రావణి పరామర్శించకపోవడం విమర్శలకు తావిచ్చింది. వివరాలు.. శింగనమల నియోజకవర్గ టీడీపీ టికెట్‌ను బండారు శ్రావణి శ్రీ దక్కించుకున్నారు. దీంతో అనంతపురం నగరంలోని అరవింద నగర్‌లో ఉన్న ఆమె ఇంటి వద్ద భారీ కటౌట్‌లు, ఫ్లెక్సీలు కట్టాలని నిర్ణయించారు. బండారు శ్రావణి అనుచరులు రాజు, మేదర కాకర్ల దుర్గన్నకు పని అప్పగించారు. వీరు ఆ పని నిమిత్తం మరువకొమ్మ కాలనీకి చెందిన కూలీ సాకే రాజు(40)ను ఆశ్రయించారు. 'నాకు ఆరోగ్యం బాగోలేదు. రాలేను, పైగా శ్రావణి ఇంటి పైనే 11 కేవీ లైన్ వెళ్తుంది. అక్కడ కటౌట్‌లు కడితే ప్రమాదం' అని రాజు చెప్పినా వినకుండా ఎలాగైనా రావాలి అంటూ పురమాయించారు. ఈ క్రమంలోనే సాకే రాజు, మరో వ్యక్తి సలీంతో కలిసి బుధవారం శ్రావణి ఇంటి వద్దకు వచ్చి పొడవాటి కట్టెలు నాటాడు. కటౌట్ కట్టేందుకు శ్రావణి ఇంటి పైకి వెళ్లాడు. ఈ క్రమంలోనే 11 కేవీ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో సలీం కూడా గాయపడ్డాడు. సాకే రాజు మృతి చెందాక కనీసం కుటుంబీకులకు సైతం టీడీపీ నాయకులు తెలియజేయలేదు. మృతదేహాన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనంలో ఎక్కించి సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. మార్చురీ వద్ద రాజుకు తెలిసిన వ్యక్తి ఉంటే చెప్పారు. ఆయన ఇచ్చిన సమాచారంతో రాజు భార్య లక్ష్మీదేవి తన నలుగురు పిల్లలతో ఆస్పత్రికి హుటాహుటిన చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు దిక్కెవరయ్యా అంటూ భార్య విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

కఠినంగా శిక్షించాలి..

తన భర్త ముందే హెచ్చరించినా, పనికి తీసుకెళ్లి ప్రాణాలు తీశారని సాకే రాజు భార్య లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. బండారు శ్రావణి, ఆమె అనుచరులు రాజు, మేదర కాకర్ల దుర్గన్నలు బాధ్యత వహించాలన్నారు.నిందితులను కఠినంగా శిక్షించాలని అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ప్రమాదం అని తెలిసినా..

తన ఇంటిపై భారీ విద్యుత్ లైను వెళ్తోందని తెలిసినా.. శ్రావణి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారని పలువురు విమర్శించారు. కనీసం మృతుడి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించకపోవడాన్ని తప్పుబట్టారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

క్లుప్తంగా

హోరాహోరీగా రాతి దూలం లాగుడు పోటీలు



రాతి దూలం లాగుతున్న వృషభాలు

గుత్తి రూరల్: బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొండపాడు గ్రామంలో నిర్వహిస్తున్న రాతిదూలం లాగుడు పోటీలు రెండో రోజు బుధవారం హోరాహోరీగా సాగాయి. ఆరు పళ్ల విభాగంలో జరిగిన పోటీల్లో మొత్తం 18 జతల వృషభాలు పాల్గొన్నాయి. పోటీలను మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ యాదవ్ ప్రారంభించారు. పోటీలను చూసేందుకు వచ్చిన రైతులకు, అభిమానులకు గొందిపల్లి గ్రామస్తులు అన్నదానం ఏర్పాటు చేశారు. గురువారం సీనియర్ వృషభాల పోటీలు ఉంటాయని నిర్వాహకులు ప్రవీణ్, పురుషోత్తం యాదవ్ తెలిపారు. అన్ని విభాగాల్లో పోటీలు ముగిసిన అనంతరం మార్చి 1న విజేత వృషభాల యజమానులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.

ప్రైవేటు డెయిరీల కన్నా ధర ఎక్కువ చెల్లిస్తాం

- డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి



రైతులకు అవగాహన కల్పిస్తున్న పీడీ నరసింహారెడ్డి

ఆత్మకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా పాడి రైతులకు ప్రైవేట్ డెయిరీ నిర్వాహకులు చెల్లిస్తున్న ధర కంటే ఎక్కువ ధరను చెల్లిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఆత్మకూరు మండలం గొరిదిండ్ల, గొరిదిండ్ల తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన జగనన్న పాలవెల్లువ డెయిరీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు పాడి రైతులతో ఆయన మాట్లాడారు. పాల నాణ్యతను బట్టి ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలపై అవగాహన కల్పించారు. బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. పాడి రైతు బ్యాంక్ ఖాతాలకే నేరుగా బిల్లులు జమ అవుతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దశరథరామయ్య, ఏపీఎం మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

బాబోయ్ ఎండలు



ఎండకు గొడుగు నీడన వెళ్తున్న మహిళ

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా ఫిబ్రవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అప్పటి వరకూ చల్లటి వాతావరణం ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఎండలు మండిపోతున్నాయి.. భానుడి భగభగలతో జనాలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 11 గంటలకే ప్రధాన రహదారులు నిర్మానుష్యమవుతున్నాయి.

– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం



డిమాండ్ పెరగడంతో కుండలను దిగుమతి చేసుకుంటున్న దృశ్యం



ఎండవేడిమికి నిర్మానుష్యంగా మారిన గుత్తి రోడ్డు



కొబ్బరి నీళ్ల కోసం బారులు తీరిన దృశ్యం

వివాహిత ఆత్మహత్య

కంబదూరు: మండలంలోని పాళ్లూరు గ్రామానికి చెందిన నరసింహులు, లక్ష్మమ్మ దంపతుల కుమార్తె చాముండేశ్వరి (21) ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల క్రితం కుందుర్పి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన బాబుతో ఆమెకు వివాహమైంది. కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెకు కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం నొప్పి భరించలేని ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

కుటుంబ కలహాలతో మరో యువకుడు....

రాయదుర్గం రూరల్: స్థానిక శాంతినగర్‌కు చెందిన దేవరకొండ రాజేష్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్న ఆయన భార్య కౌసల్యతో కలసి వేరు కాపురం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వారికి ఓ కుమార్తె ఉంది. ప్రస్తుతం కౌసల్య గర్భిణి. మంగళవారం రాత్రి 9 గంటలకు భార్య ఇంటి ఆవరణలో ఉండగా ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చీరతో రాజేష్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 9.30 గంటలకు లోపలకు వెళ్లిన భార్య ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతున్న భర్తను చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జీవీవీ రమణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుటుంబ కలహాల వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లి యశోదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

యువకుడి బలవన్మరణం



చెన్నకేశవులు (ఫైల్)

గుంతకల్లు రూరల్ : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం పాత కొత్తచెరువు గ్రామానికి చెందిన హరిజన సాలప్ప, కాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తమకున్న 4.5 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో గతంలో వ్యవసాయానికి చేసిన అప్పులు దాదాపు రూ.10 లక్షలకు పైగా చేరుకున్నాయి. దీంతో పెద్ద కుమారుడు చెన్నకేశవులు (28) చదువుకు స్వస్తి చెప్పి జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో 28 సంవత్సరాలు వచ్చినా తనకు పెళ్లి కాకపోవడం, 23 సంవత్సరాలు వచ్చినా తన చెల్లెలికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనోవేదనకు లోనయ్యారు. దీనికి తోడు చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని స్థితిలో మనస్తాపం చెందిన చెన్నకేశవులు మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తరలించారు. చికిత్సకు స్పందించక బుధవారం సాయంత్రం చెన్నకేశవులు మృతి చెందాడు. ఘటనపై గుంతకల్లు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో

తాడిమర్రి: ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొంది. అంతటితో ఆగకుండా 15 అడుగుల దూరం వరకూ తోసుకెళ్లింది. ఘటనలో ద్విచక్ర వాహనదారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాలు... వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లికి చెందిన రైతు ప్రతాప్ బుధవారం బొలెరో వాహనంలో అరటి కాయల లోడు వేసుకుని కర్ణాటకలోని హుబ్లీకి బయలుదేరాడు. సాయంత్రం 5 గంటలకు తాడిమర్రిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న స్పీడ్ బ్రేకర్ల సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బత్తలపల్లికి చెందిన రవితేజ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. అదే వేగంతో దాదాపు 15 అడుగులకు పైగా దూరం ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం తోసుకెళ్లింది. బొలెరో ఢీకొనే సమయంలో ద్విచక్ర వాహనం పైనుంచి పక్కకు దూకేయడంతో స్వల్ప గాయాలతో రవితేజ బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్ షాబాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

235 మంది టెట్ అభ్యర్థుల గైర్హాజరు

అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లకు రెండోరోజు బుధవారం 235 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అనంతపురంలో ఆరు, తాడిపత్రిలో రెండు, గుత్తిలో ఓ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షలో మొత్తం 1,366 మందికి గాను 1,265 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షకు 1,365 మందికి గాను 1,231 మంది హాజరయ్యారు

బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్ కేశవ్ నైజం

- బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణ



మాట్లాడుతున్న కేవీ రమణ

ఉరవకొండ: బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ పయ్యావుల కేశవ్ నైజమని, అబద్ధాలు, కుట్రలు ఎవరు చేస్తారో ఉరవకొండ నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా వెంటనే కేశవ్ పేరు చెబుతారని బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణ విమర్శించారు. బుధవారం ఉరవకొండలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి కుట్రపూరితంగా గెలిచిన కేశవ్.. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో చివరకు మొహం చాటేశారన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తగుదనమ్మా అంటూ ప్రజల్లోకి వచ్చి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని తప్పుడు కథనాలు రాయిస్తూ అధికారులు, ఎన్నికల అథారిటీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఈ ఐదేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పక్కాగా అమలు చేశారన్నారు. సంక్షేమ పాలనకు సర్వత్రా ప్రజామద్దతు వ్యక్తమవుతోందన్నారు. ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు ఈ సారి కేశవ్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు, మాజీ ఎంపీపీ చందా చంద్రమ్మ పాల్గొన్నారు.

నీటిగుంతలో పడి వ్యక్తి మృతి



మృతుడు ఓబులేసు

పెద్దపప్పూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతంలోని నీటి గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరులోని రజక కాలనీకి చెందిన ఓబులేసు (70) మంగళవారం దుస్తులు ఉతకడానికి పెన్నానదిలోని నీటి గుంత వద్దకెళ్లాడు. గుంత లోతును గుర్తించని ఆయన లోతట్టు ప్రాంతంలో నీట మునిగి మృతి చెందాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఈ విషయం వెలుగు చూడలేదు. బుధవారం ఉందయం కొందరు పిల్లలు ఈత కొట్టేందుకు వెళ్లిన సమయంలో నీళ్లలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, మృతుడి భార్య ఏడాది క్రితమే మృతిచెందింది. సంతానం లేరు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ మాధవ్ అక్కడకు చేరుకుని పరిశీలించి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

మామిడి, చీనీలో యాజమాన్యం పాటించండి

- ఎంటమాలజీ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి



మామిడిలో పిందె దశను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి, అధికారులు

కళ్యాణదుర్గం: మామిడి, చీనీ తోటల్లో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు తిరుపతికి చెందిన ఎంటమాలజీ (కీటకాల) శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. కళ్యాణదుర్గం మండలం గూబనపల్లిలో బుధవారం మామిడి, చీనీ తోటలను స్థానిక ఉద్యానవన శాఖ అధికారులు, రైతులతో కలసి ఆయన పరిశీలించారు. మామిడిలో పూత రాలకుండా 10 లీటర్ల నీటికి 2.5 మి.లీ. ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేయాలన్నారు. మామిడి కాయ నిమ్మ సైజులో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్స్ తొడిగితే పండు ఈగ, కాయ తొలుచు పురుగు నివారించుకోవచ్చన్నారు. అనంతరం పలువురు రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు కృష్ణతేజ, గౌసియా, తదితరులు పాల్గొన్నారు.

డ్రిప్ పరికరాల దగ్ధం

కళ్యాణదుర్గం రూరల్: మండంలోని కొండాపురం పంచాయతీ కదరంపల్లి గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు పొలంలోని డ్రిప్ పరికరాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిపోయాయి. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దాదాపు 10 ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేయగా.. పంట పూర్తి అయిన తరువాత డ్రిప్ పరికరాలన్నీ ఒక చోట వేసినట్లు రైతు తెలిపాడు. ఈ క్రమంలో డ్రిప్ పరికరాలకు నిప్పు పెట్టడంతో రూ.లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాడు. ఈ సంఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చెక్‌పోస్టులో వెండి, నగదు పట్టివేత



స్వాధీనం చేసుకున్న వెండి, నగదు చూపుతున్న పోలీసులు

విడపనకల్లు: స్థానిక 42వ జాతీయ రహదారిపై ఆంధ్ర సరిహద్దున ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టులో బుధవారం రూ.98 వేల నగదు, మూడు కిలోల వెండి సామగ్రి పట్టుబడింది. ఉరవకొండ రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన మేరకు... తమిళనాడులోని సేలం పట్టణానికి చెందిన శంకర్... కర్ణాటక నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా వెండి సామగ్రి, నగదును కారులో తరలిస్తూ పట్టుబడ్డాడు. స్వాధీనం చేసుకున్న వాటికి సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేశారు. వాహన తనిఖీల్లో విడపనకల్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన్, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

పుట్టపర్తి: ఎస్సీ యువతకు సర్వేయర్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (నాక్), నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఏడీ గోవిందరాజులు, డీడీ శివరంగప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు కలిగి 10వ తరగతి, ఆపై తరగతులు చదివిన వారు అర్హులన్నారు. శిక్షణ సమయంలో వసతి, భోజన సౌకర్యం కూడా ఉంటుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు సైతం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 9110550779, 9052901657 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఇదెక్కడి రు'బాబు'

- టీడీపీ కార్యకర్త బాబుగౌడ దౌర్జన్యం
- ట్రీ పట్టా పేరుతో ఒకటిన్నర ఎకరా కబ్జా
- డ్వామా నర్సరీలో బోరుబావి తవ్వకం



డ్వామా నర్సరీలో ఆక్రమణకు గురైన ఒకటిన్నర ఎకరా భూమి

సాక్షి, పుట్టపర్తి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అండతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రెచ్చిపోయాడు. నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)కు చెందిన ఒకటిన్నర ఎకరా భూమిని కబ్జా చేశాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో తాజాగా ఆ స్థలంలో బోరు తవ్వించాడు. నీరు పడకపోవడంతో దానిని అలాగే వదిలేశాడు.

ట్రీ పట్టాను అడ్డు పెట్టుకుని...

పుట్టపర్తి శివారున శ్రీసత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వెనుక ఉన్న బీడుపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 16/1లో 5.35 ఎకరాల్లో డ్వామా నర్సరీ ఉంది. కొన్నేళ్లుగా ఈ నర్సరీ డ్వామా ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇందులో ఒకటిన్నర ఎకరాకు 2006లో పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఈడిగ రామచంద్రప్పకు అప్పటి రెవెన్యూ అధికారులు ట్రీ పట్టా ఇచ్చారు. వాస్తవానికి ఏటా ట్రీ పట్టా రెన్యూవల్ చేసుకోవాల్సి ఉన్నా... ఇప్పటివరకూ రామచంద్రప్ప రెన్యూవల్ చేసుకోలేదు. ఇటీవల ఆయన మరణించాడు. దీంతో ట్రీ పట్టా కారణంగా పొందిన ఆ భూమి తనదేనంటూ కొందరు టీడీపీ నాయకుల అండతో రామచంద్రప్ప తనయుడు బాబు గౌడ కబ్జా చేశాడు. అంతటి ఆగకుండా పొలం చుట్టూ కంచె వేశాడు.

అనుమతుల్లేకున్నా బోరు తవ్వకం

బాబు గౌడ భూ ఆక్రమణపై డ్వామా అధికారులు ఆర్నెళ్ల క్రితమే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే బాబుగౌడ తాను ఆక్రమించిన ఒకటిన్నర ఎకరాలో కొబ్బరి మొక్కలు నాటించాడు, ఇటీవల రాత్రికి రాత్రే బోరు బావి కూడా తవ్వించాడు. అయితే బోరుబావి తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేవు. నీళ్లు పడకపోవడంతో ఆ బోరు బావిని అలాగే వదిలేశాడు. ఆక్రమిత ఒకటిన్నర ఎకరంలో ఓ ఈత చెట్టు ఉండగా.. ఆ చెట్టు ఆధారంగా కల్లు దుకాణానికి అనుమతి సైతం తెచ్చుకున్నాడు. ఈ మొత్తం అక్రమాలకు బాబుగౌడకు ఎక్సైజ్ శాఖలోని ఓ ఎస్‌ఐ, ఓ డిప్యూటీ తహసీల్దార్ సహకరించినట్లు తెలుస్తోంది.

భూమి విలువ పెరగడంతోనే..

నూతనంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడటంతో పుట్టపర్తి చుట్టుపక్కల భూముల విలువ భారీగా పెరిగింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో ఎకరం రూ.కోటికి పైగానే ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో బాబుగౌడ డ్వామా నర్సరీ వీడకుండా.. తనకు హక్కులు ఉన్నాయని దౌర్జన్యానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఒకరిద్దరు ఉద్యోగుల సలహాలు, సూచనలతో డ్వామా నర్సరీపై బాబుగౌడ కన్నేసినట్లు చెబుతున్నారు.

ఫిర్యాదు చేశాం

సర్వే నంబరు 16/1లో 5.35 ఎకరాల్లో డ్వామా నర్సరీ ఉంది. అందులో ఒకటిన్నర ఎకరా బాబుగౌడ ఆక్రమించింది వాస్తవం. దీనిపై రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. అంతేకాక ఇటీవల ఆ సర్వే నంబరు ఆధారంగా పరిశీలిస్తే.. ఆ భూమి నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలిసింది. – విజయప్రసాద్, పీడీ, డ్వామా

ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయం



మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

గుత్తి: ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయమని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. గుత్తిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఉమ్మడి జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరై, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఎస్సీ వర్గీకరణకు ప్రతి మాదిగ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సునీత, వీరన్న, నగదాని సత్య తదితరులు పాల్గొన్నారు.

మర్తాడులో చోరీ

గార్లదిన్నె: మండలంలోని మర్తాడు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పక్కనే ఉన్న మరో రెండిళ్లలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన హుస్సేన్ ఇంటి తాళం బద్దలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు బీరువాలోని వెండి, బంగారు నగలు, రూ.50 వేలు నగదు అపహరించారు. అనంతరం వడ్డే వెంకటేష్, బాబా ఇళ్ల తలుపులు బద్దలుగొట్టే ప్రయత్నం చేయడంతో అలికిడికి పొరుగు వారు నిద్రలేచారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బుధవారం సమాచారం అందుకున్న పోలీసులు మర్తాడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ముగ్గురి ప్రాణాలు కాపాడిన పోలీసులు

గార్లదిన్నె: పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకోబోయిన తల్లిని పోలీసులు సకాలంలో గుర్తించి కాపాడారు. వివరాలు... అనంతపురంలోని భాగ్యనగర్ 6వ క్రాస్‌కు చెందిన కార్తీక్, యక్కలూరి జయసుధ దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా కార్తీక్ మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న జయసుధ తన భర్తను నిలదీసింది. ఆ సమయంలో కార్తీక్ మొండిగా వ్యవహరించడంతో మనస్తాపం చెందిన ఆమె సోమవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు కల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఆమెను గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్, హోమ్‌గార్డ్ మల్లికార్జున వెంటనే అక్కడకు చేరుకుని జయసుధను ఆరా తీశారు. తన భర్తతో జరిగిన గొడవను ఆమె వివరించి, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపింది. దీంతో పిల్లలతో సహా ఆమెను స్టేషన్‌కు తరలించి మంగళవారం ఉదయం సమీప బంధువు మంచాల సంజీవయ్యను స్టేషన్‌కు పిలిపించి ఆయన సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆత్మహత్య యత్నం చేయనంటూ ఆమె భరోసానివ్వడంతో బంధువు వెంట పంపారు.



జయసుధ, ఇద్దరు పిల్లలను బంధువుకు అప్పగిస్తున్న పోలీసులు

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు

- జగనన్నతోనే సంక్షేమ పాలన
- ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
- 29వ డివిజన్‌లో కొనసాగిన 'ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ'



29వ డివిజన్‌లో పథకాల కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం కార్పొరేషన్: సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే జిల్లా చరిత్రలో లేని విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనంతపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమం, అభివృద్ధి జరిగింది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం 29వ డివిజన్‌లోని సాయినగర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటికి, వివిధ షాప్‌లకు వెళ్లి రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో ప్రజలకు అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందించారు. గత ప్రభుత్వంలో ఎటువంటి గడ్డు పరిస్థితి, అలజడి వాతావరణం ఉందో ప్రజలకు వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఏవిధంగా నివసిస్తున్నారో తెలుసుకోవాలన్నారు. అర్హతే ప్రామాణికంగా, కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందించిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో పింఛన్ కోసం లబ్ధిదారులు నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే దయనీయమైన పరిస్థితి ఉండేదన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముందు చూపుతో తీసుకువచ్చిన సచివాలయం, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పింఛన్‌తో పాటు వివిధ పథకాలను అందించడం జరుగుతోందన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకువచ్చారన్నారు.

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యం..

గత టీడీపీ ప్రభుత్వం విద్య, వైద్యానికి ఏ పాటి ప్రాధాన్యత ఇచ్చిందో ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. చిన్నపాటి సమస్యకు కర్నూలు, బెంగళూరు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వచ్చేదన్నారు. అటువంటి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రధానంగా ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రెండు దశల్లో నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని స్క్రీనింగ్ నిర్వహించి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి స్పెషలిస్టు, మెడికల్ ఆఫీసర్లతో వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రక్త పరీక్షలు నిర్వహించడం ద్వారా ఎంతో మందిలో బీపీ, డయాబెటీస్, తదితర సమస్యలు బయటపడ్డాయన్నారు. తద్వారా వారు అప్రమత్తమై ముందస్తు వైద్యం పొందేందుకు అవకాశం కల్పించారన్నారు. ఈ తరహాలో ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు సేవ చేసిందో తెలుసుకోవాలన్నారు. వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు జిల్లా ఆస్పత్రులు, హైయ్యర్ ఇన్‌స్టిట్యూట్‌కు రెఫర్ చేయడం జరిగిందన్నారు.

రూ.25 లక్షల వరకూ కార్పొరేట్ వైద్యం..

రూ.5 లక్షలున్న ఆరోగ్య శ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఖరీదైన వైద్యాన్ని పైసా ఖర్చు కాకుండా అందించేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు. వీటితో పాటు విద్యకు సంబంధించి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారన్నారు. కార్పొరేట్ తరహాలో పాఠశాలలను తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా షూ, బ్యాగ్, పుస్తకాలు, తదితర వాటిని ఉచితంగా అందించారని తెలిపారు. ఇంత మేలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఓబిరెడ్డి, కార్పొరేటర్లు బాలాంజినేయులు, టీవీ చంద్రమోహన్‌రెడ్డి, దుర్గాదేవి, శ్రీనివాసులు, డైరెక్టర్లు జాహ్నవి, శోభారాణి, శ్రీనివాసులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు సైఫుల్లాబేగ్, కొర్రపాడు హుస్సేన్ పీరా, ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, శ్రీదేవి, స్థానిక నాయకులు జావెద్, ఖాదర్‌బాషా, నారాయణరెడ్డి, శివయ్య, వంశీ, నాయకులు ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, చింతకుంట మధు, సాకే కుళ్లాయ స్వామి, రామయ్య, రవి, కృష్ణవేణి, రాధా, భారతి, తదితరులు పాల్గొన్నారు.

నేడు 27, 29 డివిజన్లలో..

నగరంలోని 27, 29వ డివిజన్లలో గురువారం ఉదయం 7:30 గంటలకు ఇంటింటికీ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీసస్ నగర్‌లోని ఎస్వీ డిగ్రీ కళాశాల నుంచి కార్యక్రమం మొదలవుతుందన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున హాజరుకావాలన్నారు.

క్లుప్తంగా

ట్యాంకర్లతో నీటి సరఫరా



లక్ష్మీనగర్‌లో పర్యటిస్తున్న మేయర్ వసీం

అనంతపురం కార్పొరేషన్: నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్యాంకర్ల ద్వారా నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ వసీం పేర్కొన్నారు. బుధవారం నగరంలోని బుడ్డప్పనగర్, మారుతీనగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్న తీరుపై స్థానికులను అడిగి మేయర్ తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. పీఏబీఆర్ డ్యాంలో నెల రోజుల్లోనే రెండు మోటర్లు చెడిపోవడంతోనే నీటి సరఫరా ఆలస్యమవుతోందన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆదేశాలతో నగరంలోని వివిధ ప్రాంతాలకు 12 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కమల్‌భూషణ్, ఇసాక్, వైఎస్సార్ సీపీ నాయకులు షెక్షావలి, తదితరులు పాల్గొన్నారు.

లోక్ అదాలత్‌పై అవగాహన

అనంతపురం మెడికల్: స్థానిక సర్వజనాస్పత్రిలో బుధవారం ప్రజా ప్రయోజనాల సేవల శాశ్వత లోక్ అదాలత్‌పై వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జస్టిస్ శ్రీనివాస రావు శాశ్వత లోక్ అదాలత్ ప్రాముఖ్యతను సిబ్బందికి విపులంగా తెలియజేశారు. కార్యక్రమలలో ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు మట్కా బీటర్ల అరెస్ట్

అనంతపురం ఎడ్యుకేషన్: అనంతపురం రూరల్ మండలం సిండికేట్‌నగర్‌లో ఇద్దరు మట్కా బీటర్లను అనంతపురం రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు సిండికేట్ నగర్‌కు చెందిన ఈశ్వరయ్య, షాకీర్ మట్కాకు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్ మట్కా నిర్వహిస్తున్నారు. సీఐ రామకృష్ణారెడ్డికి పక్కా సమాచారం రావడంతో ఆయన ఆదేశాలతో సిబ్బంది వెళ్లి దాడులు చేశారు. ఈశ్వరయ్య, షాకీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18,700 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నివాళి

రామగిరి: మండలంలోని పెనుబోలుకు చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పక్కీర్‌రెడ్డి (70) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పార్టీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పక్కీర్‌రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.

పోస్టల్ అసిస్టెంట్ సస్పెన్షన్

అనంతపురం సిటీ: అనంతపురంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో పోస్టల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ శాఖ డివిజనల్ సూపరింటెండెంట్ హరిబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు శాఖ వర్గాలు తెలిపాయి. ఓ కేసులో అరెస్ట్ అయ్యి.. రిమాండ్‌కు వెళ్లడంతో అతడ్ని సస్పెండ్ చేసినట్లు సమాచారం. గతంలో పని చేసిన పోస్టల్ సూపరింటెండెంట్ తన బంధువంటూ చెప్పుకుంటూ తరచూ విధులకు గైర్హాజరయ్యేవాడు. ఆ ఎస్పీ మారినా ఇతని పని తీరులో మార్పు రాకపోగా, పై అధికారుల మాట వినేవాడు కాదని ఉద్యోగులే చెబుతున్నారు. సదరు ఉద్యోగి పని తీరుపై గతంలో పత్రికల్లోనూ కథనాలు వచ్చాయి. అయినా అతను ఏమాత్రం మారలేదంటున్నారు. ఇప్పుడు ఇలా సస్పెన్షన్ కావడం ఆ శాఖలో పెద్ద చర్చనీయాంశమైంది.

ఓటింగ్‌పై అవగాహన



ఆత్మకూరులో ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఆత్మకూరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా బుధవారం ఆత్మకూరులో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ప్రజలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానం, వీవీప్యాట్‌పై ప్రత్యక్షంగా వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓలు నరసింహారెడ్డి, రామాంజినేయులు, వీఆర్వో మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలి

అనంతపురం రూరల్: అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ కోరారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పరపల్లి సర్వే నంబర్ 198/8 ప్రభుత్వ భూమిలో దాదాపు 800 మంది గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు విచారణ చేసి ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేయాలన్నారు. ఏఓ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆర్వీ నాయుడు, రామిరెడ్డి, ముత్తుజా, నాగరాజు పాల్గొన్నారు.

మోటర్ల రిపేరీతోనే నీటి సమస్య



విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో పర్యటిస్తున్న జేసీ కేతన్‌గార్గ్, కమిషనర్లు భార్గవతేజ, మేఘస్వరూప్



బుడ్డప్పనగర్‌లో ట్యాంకర్ ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను పరిశీలిస్తున్న దృశ్యం

- 10వ తేదీ నాటికి యథాస్థితికి నీటి సరఫరా
- జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్
- కర్నూలు కమిషనర్ భార్గవతేజ, నగర కమిషనర్ మేఘు స్వరూప్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన

అనంతపురం కార్పొరేషన్: పీఏబీఆర్ డ్యాంలో ఉన్నఫలంగా రెండు మోటర్లు కాలిపోవడంతో నగర ప్రజలకందించే నీటి సరఫరాలో జాప్యం జరిగింది. భవిష్యత్తులో నీటి సరఫరాలో జాప్యం జరగకుండా డ్యాంలో మోటర్లను ఏర్పాటు చేయడంతో పాటు నూతన మోటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జేసీ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఆలస్యంపై ప్రభుత్వం స్పందించింది. నీటి సరఫరా ఆలస్యానికి గల కారణాలపై స్పష్టత ఇవ్వాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జేసీ కేతన్‌గార్గ్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ, అనంతపురం కమిషనర్ మేఘస్వరూప్ విన్సెంట్ ఫెర్రర్ కాలనీ, బుడ్డప్పనగర్‌లో పర్యటించారు. నీటి సరఫరాపై ఆరా తీశారు. గతంలో కంటే నీరు తక్కువ సమయం వదులుతున్నారని, నీరు ఫోర్స్‌గా రావడం లేదని ప్రజలు సమాధానం ఇచ్చారు. జాయింట్ కలెక్టర్, కమిషనర్లు మాట్లాడుతూ.. పీఏబీఆర్ డ్యాంలో ప్రస్తుతం రెండు మోటర్లతో మాత్రమే పంపింగ్ జరుగుతోందన్నారు. గతంలో 23 గంటల పాటు పంపింగ్ జరిగితే, ఇప్పుడు 20 గంటలు మాత్రమే పంపింగ్ జరుగుతోందన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీటి సరఫరా జాప్యంతో పాటు ఆల్టర్‌నేట్ డేస్ సరఫరా జరుగుతోందన్నారు.

మోటర్ల మరమ్మతులకు చర్యలు..

కాలిపోయిన మరో మోటర్‌ను మరమ్మత్తు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 500 హెచ్‌పీ మోటర్ల మరమ్మత్తు చేయాలంటే బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు బెంగళూరులో మోటర్‌ను రిపేరీ చేయించేలా చర్యలు తీసుకున్నారన్నారు. నూతన మోటర్ కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారన్నారు. మార్చి 10వ తేదీ నాటికి యథాస్థితికి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. నీటి ఆలస్యానికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో 12 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పీఏబీఆర్ పరిశీలన..

స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఆదేశాలతో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ, అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ మేఘు స్వరూప్ పీఏబీఆర్ డ్యాంను బుధవారం పరిశీలించారు. మోటర్ల సమస్యతోనే నీటి సరఫరా జాప్యం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఎస్ఈ రామమోహన్ రెడ్డి, ఈఈ సూర్యనారాయణ, ఏఈ బాబావలి ఉన్నారు.

వివిధ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటన..

మారుతీనగర్, విన్సెంట్ ఫెర్రర్ కాలనీ, బుడ్డప్పనగర్, మరువకొమ్మ కాలనీ, తదితర ప్రాంతాల్లో కమిషనర్ మేఘు స్వరూప్ బుధవారం పర్యటించారు. నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించారు.

హాస్య కథా చిత్రాన్ని ఆదరించండి





ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, భూమిరెడ్డి జాహ్నవిరెడ్డిని కలిసిన హీరో సాయిరాం

అనంతపురం కల్చరల్: పూర్తి హాస్యంతో తీసిన సినిమా 'వెయ్ దరువెయ్' చిత్రాన్ని ఆదరించాలని హీరో సాయిరాం శంకర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడు హీరో సాయిరామ్ శంకర్ బుధవారం సినిమా ప్రామోషన్ కోసం అనంతకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ భూమిరెడ్డి జాహ్నవి రెడ్డిని కలిశారు. సినిమా విజయవంతం కావడానికి సహకారమందించాలని కోరారు. మార్చి 15న రాష్ట్ర వ్యాప్తంగా సినిమా విడుదలవుతోందని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడాలని కోరారు.

ఉమర్ ఆలీషా జీవితం స్ఫూర్తిదాయకం



ఉమర్ ఆలీషా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జిల్లా రచయితలు, కవులు

అనంతపురం కల్చరల్: మహాకవిగా, సంఘ సంస్కర్తగా, నాటక రచయితగా, పార్లమెంటు సభ్యుడిగా సూఫీ సిద్ధాంతాన్ని లోకానికి చాటిన మహాకవి డాక్టర్ ఉమర్ ఆలీషా అని సీనియర్ రచయిత డాక్టర్ పతికి రమేష్ నారాయణ కొనియాడారు. బుధవారం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్ఠమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా 139వ జయంతిని స్థానిక నెహ్రూ యువకేంద్ర కార్యాలయంలో డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు రియాజుద్దీన్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి డాక్టర్ పతికి రమేష్ నారాయణతో పాటూ ద్విభాషా కవి జూటూరు షరీఫ్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత భరత్, ఎడుకేషనల్ సొసైటీ చైర్మన్ సుంకర రమేష్ తదితరులు ఆత్మీయ అతిథులుగా మాట్లాడారు. ఉమర్ ఆలీషా సాహిత్యాన్ని జిల్లాలో విస్తృతం చేయడానికి కృషి చేస్తామన్నారు. మానవతా విలువలను బోధించిన సద్గురువుల విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలిపే జయంతి, వర్ధంతులు, సేవా కార్యక్రమాలను నిర్వహించాలని తీర్మానించారు. దశాబ్దానికి పైగా ఉమర్ సాహిత్యంపై సాగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అనంత వాసులు చూపిన ప్రతిభను పుస్తకాల రూపంలో తెచ్చామన్నారు. ఈ యేడాది అవార్డులనందుకున్న రమేష్ నారాయణను, భరత్‌ను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు జయమారుతి, జీవన్‌కుమార్, సాయి పాల్గొన్నారు.

కొలువుదీరిన కామితార్థద గణపతి



పూజల్లో పాల్గొన్న పీఠాధిపతులు

అనంతపురం కల్చరల్: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన కామితార్థద గణపతి అనంతలో కొలువుదీరాడు. మహాపండితుడు సుంకేశుల సత్యనారాయణ నేతృత్వంలో మూడు రోజులుగా సాగుతున్న ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమాలు బుధవారం ముగిశాయి. కర్ణాటకకు చెందిన బాలకృష్ణానంద మహా సంస్థానం పీఠాధిపతి గోవిందానంద సరస్వతీ స్వామి ఆత్మీయ అతిథిగా విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. భక్తిమార్గం విశిష్టత, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అగత్యాన్ని వివరించారు. అంతకు ముందు ఉదయం విగ్రహ ప్రతిష్ఠాపనలు, ప్రతిష్ఠా హోమాలు, అష్టావధాన సేవ, ఉద్వసనా పూర్వక కుంభాభిషేకాలను స్వామీజీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం నగరంలో కొలువుదీరిన కామితార్థద గణపతిని సర్వాంగ సుందరంగా అలంకరించిన పూలతేరుపై పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం అన్నదాన సేవ, తీర్థప్రసాద వినియోగం జరిగాయి. వందలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో వివిధ ఆలయాల ప్రతినిధులు హోసూరు రామసుబ్రహ్మణ్యం, బద్రీనాథ్, పురుషోత్తమ మురళీకృష్ణ, డాక్టర్ నిర్మల, బ్రాహ్మణ సంఘం నాయకులు సూగూరు రఘునాథరావు పాల్గొన్నారు.

నేడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పర్యటన

రామగిరి: మండలంలోని పేరూరులో గురువారం ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పర్యటిస్తున్నట్లు సర్పంచ్ రాజేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు పేరూరు సమీపంలోని కురుగుండ్ల కాలనీలో వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

కనగానపల్లి: స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి పక్కన గురువారం అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లు మండల దళిత సంఘం నాయకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ విగ్రహావిష్కరణకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు.

నేడు అంధుల ఆదర్శ వివాహం

అనంతపురం కల్చరల్: నగరంలోని ఇక్తూస్ ప్రార్థనా మందిరంలో గురువారం సాయిట్రస్టు ఆధ్వర్యంలో అంధుల ఆదర్శ వివాహం జరిపిస్తున్నట్లు పాస్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే వివాహానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు ఆత్మీయ అతిథులుగా హాజరై అంధులను దీవిస్తారని పేర్కొన్నారు.

శాస్త్ర, సాంకేతిక పురోగతితోనే దేశాభివృద్ధి



అనంతపురం ఎడ్యుకేషన్: మాట్లాడుతున్న హైదరాబాద్ సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ జీవన్‌కుమార్



ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుంటున్న ఎస్కేయూ వీసీ కే.హుస్సేన్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య

అనంతపురం: శాస్త్ర, సాంకేతిక పురోగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎస్కేయూ వీసీ కే.హుస్సేన్ రెడ్డి అన్నారు. ఎస్కేయూలో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. సీవీ రామన్ కాంతి పరిక్షేపణ సిద్ధాంతం గురించి వివరించారు. అత్యుత్తమ జర్నల్స్ ప్రచురించే ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థులకు చేయూతనిస్తామన్నారు. అటల్ ఇంక్యుబేషన్ కేంద్రంలో నిర్వహించిన పరిశోధన ప్రాజెక్టులను ప్రస్తావించి ప్రశంసించారు. ఎస్కేయూ అటల్ ఇంక్యుబేషన్ కేంద్రంకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ప్రొఫెసర్ ఆర్.రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి వనరులను కాపాడుకోవాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య మాట్లాడుతూ.. పరిశోధనలకు కావాల్సింది డబ్బు కాదని, ఆసక్తి ప్రధానమన్నారు. కార్యక్రమాన్ని కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. వెంకటరమణ సమన్వయ కర్తగా, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ. కృష్ణ కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర పాల్గొన్నారు.

జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమిరిటస్ ప్రొఫెసర్ ఆర్. రామకృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమానికి జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సర్ సీవీ రామన్ గొప్పతనాన్ని పాట రూపంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఈ. అరుణ కాంతి ఆలపించారు. కార్యక్రమానికి కో-ఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ ఆర్. పద్మ సువర్ణ వ్యవహరించారు. విభాగాధిపతి ప్రొఫెసర్ భువన విజయ, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ. కేశవ రెడ్డి, ప్రొఫెసర్ వీబీ చిత్ర, ప్రొఫెసర్ సుబ్బారెడ్డి, డాక్టర్ దిలీప్‌కుమార్, డాక్టర్ శైలా కుమారి, డాక్టర్ కే.ఎఫ్. భారతి తదితరులు పాల్గొన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కే. అరుణ (యూనిట్-2) , కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఈ. అరుణ కాంతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శారద కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా రక్తదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అనంత రాముడు మాట్లాడుతూ.. రక్తదానం అనేది ప్రాణ దానంతో సమానమన్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట రక్తం అవసరం అవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రామమూర్తి, స్కిల్‌డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సురేంద్ర నాయుడు, కళాశాల అకడమిక్ డీన్ రాయుడు పాల్గొన్నారు.

రాప్తాడు: హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశాంసాపత్రాలు అందజేశారు. ఎస్వీఐటీ కళాశాల కరస్పాండెంట్ వీ.బీ.ఆర్.శర్మ, కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నపూస రవీంద్రా రెడ్డి, ఎండీ రమాకాంత్ రెడ్డి, ట్రెజరర్ శ్రావణి, సీఈఓ ఆనంద్ కుమార్, ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, ఏఓ వెంకట శివా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ విజయ భాస్కర్ పాల్గొన్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ సైన్స్ డేను నగరంలోని వివిధ స్కూళ్లలో జరుపుకున్నారు. చిన్నారులు సైన్స్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. జనవిజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో నవోదయ కాలనీలోని గిరిజన గురుకుల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపాల్ పార్వతి అధ్యక్షతన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక నగర గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ పి.ప్రసూన, నగర అధ్యక్ష కార్యదర్శులు రామిరెడ్డి, వీరరాజు, గాంగేనాయక్, విజయలక్ష్మి, రామకృష్ణ, ప్రసాద్ రెడ్డి, ప్రసాద్, తిప్పేస్వామి పాల్గొన్నారు.



ఎస్వీఐటీ కళాశాల విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేస్తున్న దృశ్యం



జేఎన్‌టీయూ క్యాంపస్‌లో రక్తనిర్ధారణ శిబిరాన్ని పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్ ఎస్వీ సత్యనారాయణ



జేఎన్‌టీయూలో ఎమిరటర్స్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డిని సన్మానిస్తున్న ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ